క్లుప్తంగా

అర్ధనారీశ్వరుడిగా కొండమల్లీశ్వరుడు



ప్రత్యేక అలంకరణలో కొండమల్లీశ్వరస్వామి

వెదురుకుప్పం: మండలంలోని డీఆర్ఎస్‌కండ్రిగ సమీపంలో ఉన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారు భక్తులకు అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు వేకువజామునే స్వామివారిని మేల్కొలిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించి భక్తిప్రపత్తులతో పూజలు చేశారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. ఇందులో భాగంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేపట్టారు.

స్పందన వినతులపై దృష్టి పెట్టండి

శ్రీరంగరాజపురం: స్పందనలో వచ్చిన వినతులపై రెవెన్యూ సిబ్బంది దష్టి సారించాలని మండల తహసీల్దార్ లోకనాథపిళ్లై అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి 12 వినతులు వచ్చాయి. అందులో మ్యుటేషన్ 07, శ్మశానానికి దారి 01, డీకేటీ పట్టా కేటాయించాలని 4 వచ్చాయన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. రెవెన్యూ సమస్యలు, ధ్రువ పత్రాల మంజూరు జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పకడ్బందీగా ఫీవర్ సర్వే



ఫీవర్ సర్వేపై సమీక్షిస్తున్న ప్రేమ్‌రాజ్‌కుమార్

పాలసముద్రం: మండలవ్యాప్తంగా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది పకడ్బందీగా ఫీవర్ సర్వే పూర్తి చేయాలని ఎంపీడీఓ ప్రేమ్‌రాజ్‌కుమార్ తెలిపారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే మండల పరిధిలో గ్రామ సచివాలయ ఏఎస్ఎంలు ప్రతి గ్రామంలో కూడా ఫీవర్ సర్వే పూర్తి చేయాలని, ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేలా చూడాలని తెలిపారు. వారికి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. మంచి నీటి ట్యాంకులు క్లోరినేషన్ చేసి స్వచ్ఛమైన నీటి సరఫరా చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

కనుల పండువగా ఆణివార ఆస్థానం



కల్యాణ వెంకన్నకు ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్న అర్చకులు

నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆణివార ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరచిన అర్చకులు నిత్యపూజాది కార్యక్రమాలను పూర్తి చేశారు. తిరువాడిపుర ఉత్సవాల సందర్భంగా గోదాదేవికి, శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకన్నకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం గంట, నైవేద్యం తదితర నిత్యకైంకర్యాలని అర్చకులు నిర్వహించారు. ఊంజల్ మండలంలో శేషవాహనంపై ఉభయదేవరుల సమేత వెంకన్నను కొలువుదీర్చారు. ఈ సందర్భంగా టీటీడీ తరపున ఆలయ అధికారి నాగరాజు పట్టువస్త్రాలను సమర్పించారు. అర్చకులు ఆస్థానం నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆలయాల్లో అమావాస్య పూజలు

మండలవ్యాప్తంగా పలు ఆలయాల్లో సోమవారం అమావాస్య పూజలు నిర్వహించారు. తమిళ ఆడి నెల అమావాస్య కావడంతో తమిళులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సొరకాయలస్వామి ఆలయంలో ఉదయం మూలవర్లక ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. తమిళనాడు నుంచి అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలను అందుకున్నారు. అలాగే వీరరాఘవస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం జరిగిన అమావాస్య పూజల్లో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాలను పంపిణీ చేశారు.

నిండ్ర గడ్డ.. కబడ్డీకి అడ్డా

- రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ
- పతకాలతో ప్రభుత్వ కొలువులు
- క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న మంత్రి రోజా



కబడ్డీలో క్రీడాకారులు పొందిన కప్పులతో మంత్రి ఆర్‌కే రోజా

జిల్లాలోని నిండ్ర మండలం కొప్పేడు దళితవాడ కబడ్డీ క్రీడాకారులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను చాటుకున్నారు. క్రీడల్లో వారి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ కొలువులు పొందారు. వారు ఇప్పుడు తమ బాటలో పలువురిని ప్రోత్సహిస్తూ కబడ్డీలో శిక్షణ అందిస్తున్నారు.

నిండ్ర: మండలంలో 1998 నుంచి కబడ్డీ ఆడడం ప్రారంభించారు. తొలినాళ్లలో ఒకరిద్దరు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. తరువాతి కాలంలో మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ క్రీడను కొప్పేడు దళితవాడకు చెందిన మాజీ సర్పంచ్ అనిల్ నిండ్రను కబడ్డీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. వీరికి మంత్రి ఆర్కేరోజా ప్రోత్సాహం అందించడంతో కబడ్డీలో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేశారు. ఈ మండలం నుంచి పేద కుటుంబాలకు చెందిన ఎందరో కబడ్డీ క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం కబడ్డీలో ప్రతిభ చూపే క్రీడాకారులు ఈ మండలంలోనే సుమారు వందమంది ఉన్నారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించే పలు పోటీల్లో వీరు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనే క్రీడాకారులు నూతన క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రతి ఏడాది అంబేడ్కర్ ట్రస్టు పేరిట కొప్పేడు దళితవాడలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండగా గత ఐదేళ్లుగా మంత్రి ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారాను కబడ్డీ పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.





కొప్పేడు క్రీడాకారులతో కబడ్డీ ఆడుతున్న మంత్రి ఆర్‌కే రోజా (ఫైల్), కొప్పేడు కబడ్డీ క్రీడాకారులు

నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో..



కబడ్డీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చదువుతో పాటు కబడ్డీ ఆడడం కూడా కొనసాగించా. బీఏ, బీఎడ్ వరకు చదివాను. మన రాష్ట్రంతో పాటు తమిళనాడులో కంచి, తిరువళ్లూరు, తిరుత్తణి ప్రాంతాల్లో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. ఐదుసార్లు రాష్ట్రస్థాయిలో, ఆరుసార్లు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. మంత్రి ఆర్‌కే రోజా వచ్చిన తరువాత కబడ్డీకి ఎన్నడూ లేనంత ప్రోత్సాహం అందుతోంది.

–టి.సునీల్‌కుమార్, కొప్పేడు, నిండ్ర

కబడ్డీ ఆడేవారికి శిక్షణ అందిస్తున్నా..



కబడ్డీ క్రీడలో పాల్గొనడంతో పాటు కొత్తగా కబడ్డీ నేర్చుకునేవారికి శిక్షణ అందిస్తున్నా. ఇప్పటి వరకు మూడుసార్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఆడాను. 5 సార్లు మన రాష్ట్రంలో జిల్లాస్థాయి పోటీల్లో, తమిళనాడులో రెండుసార్లు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఏటా అంబేడ్కర్ ట్రస్టు పేరిట కొప్పేడు దళితవాడలో జరిగే కబడ్డీ పోటీల్లో కొత్త క్రీడాకారులను తయారుచేస్తున్నాం.

–సుమన్, కొప్పేడు, నిండ్ర

ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది..



కబడ్డీ పోటీల్లో పాల్గొని తద్వారా వచ్చిన సర్టిఫికెట్లతోనే నేడు పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో, రాష్ట్రస్థాయిలో ఒకసారి, జిల్లా స్థాయిలో నాలుగుసార్లు పాల్గొన్నా. కబడ్డీలో పాల్గొంటూనే డిగ్రీ పూర్తి చేశా. ఉద్యోగం పొందడంలో కబడ్డీలో పొందిన సర్టిఫికెట్లు అదనపు అర్హతలుగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా తీరిక సమయాల్లో కబడ్డీ ఆడుతున్నా. కొత్తగా నేర్చుకునే వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నా.

–వి.రాసుకుట్టి, ఏఆర్ కానిస్టేబుల్, కొప్పేడు, నిండ్ర

జాతీయ స్థాయిలో రాణించడమే ధ్యేయం..



కబడ్డీలో జాతీయ స్థాయిలో రాణించాలన్న దృక్పథంతో ఆడుతున్నా. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి పోటీల్లో ఒకసారి, జిల్లాస్థాయి పోటీల్లో రెండుసార్లు పాల్గొన్నా. గతంలో కబడ్డీకి ఇంత ప్రోత్సాహం ఉండేది కాదు. ఐదేళ్లుగా రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా ఇప్పుడు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయస్థాయిలో రాణించడమే నా ధ్యేయం.

–టి.వెంకటేశులు, కొప్పేడు, నిండ్ర

జగనన్న సురక్ష పేదలకు ఓ వరం

వెదురుకుప్పం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్ష పేదలకు వరమని జెడ్పీటీసీ సుకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నల్లవెంగనపల్లె గ్రామ సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకుంటే వారిని గుర్తించి పథకాలను అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం 172 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప, ఎంపీటీసీ చిన్నబ్బ, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, ఎంపీడీఓ సుధాకరరావు, డీటీ కోమల, డీడీఓ కుమార్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శివాజి, దాము, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.



సర్టిఫికెట్లు అందజేస్తున్న అధికారులు

వృద్ధులకు అన్నదానం



వృద్ధులకు అన్నదానం చేస్తున్న సర్పంచ్ గుణవతి కుటుంబసభ్యులు

కార్వేటినగరం: మండల పరిధిలోని ముక్కరవానిపల్లి సర్పంచ్ గుణవతి, లోకనాథనాయుడు కుమారుడు జ్ఞానప్రకాష్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని కార్వేటినగరం రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఏటా తమ కుమారుడు జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వారి వెంట పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.

నలుగురికి కారుణ్య నియామకాలు

చిత్తూరు కలెక్టరేట్ : నలుగురు ఉద్యోగులకు కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా ఆ ఉద్యోగులకు నియామక పత్రాలను ఇచ్చారు. కారుణ్య నియామకాల్లో ఆ ఉద్యోగులను వివిధ శాఖల్లో నియమించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్, ఏవో కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఆణివార ఆస్థానం

కార్వేటినగరం: కార్వేటినగరం ప్రసిద్ధి రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే శుద్ధి, తోమాల, అర్చన వంటి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి వారిని పట్టువస్త్ర, సుగంధభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణంలో కొలువుదీర్చారు. వేదపండితులు వేద మంత్రాలతో ఆణివారి ఆస్థానాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆణివార ఆస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో టీటీడీ ఆలయ అధికారి సురేష్‌కుమార్, అర్చకులు నారాయణదాసరి, గోపాలాచారి, టీటీడీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.



ఆణివార ఆస్థానంలో కొలువుదీరిన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడు

మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

- రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న సహకారం దేశంలో మరెక్కడా లేదు
- ఆడపడుచులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు
- మంచి చేసిన ప్రభుత్వాన్నే మళ్లీ ఆదరించండి
- రూ.13.27 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ
- మంత్రి ఆర్‌కే రోజా



డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందిస్తున్న మంత్రి ఆర్‌కే రోజా

నగరి: మహిళాభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంకేతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. సోమవారం స్థానిక మెప్మా కార్యాలయంలో ఏర్పాటుచేసిన బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 80 గ్రూపులకు గానూ రూ.13.27 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా మహిళలకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎక్కడైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. మహిళలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ ప్రభుత్వం అదించనంత చేయూతను జగనన్న ప్రభుత్వం అందిస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నావడ్డీ రుణాలతో ఈ రాష్ట్రంలో పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి జగనన్న తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ఈ ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.19,178 కోట్లని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఎగనామం పెట్టాడని ఆరోపించారు. ఆడవాళ్ల బంగారం బ్యాంకుల నుంచి విడిపిస్తానని మోసం చేశాడని, ఒకవైపు రుణాలు మాఫీ చేయకపోగా సున్నావడ్డీ పథకం సైతం ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు అపరాధపు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి కలిగిందన్నారు. దీంతో ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు కూడా సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాలకు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రాణం పోశారని, ఒక్క వైఎస్సార్ ఆసరానే కాకుండా సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తూ, రికార్డు స్థాయిలో రుణాలు ఇప్పిస్తూ మహిళా సమాఖ్యల తలరాతలను మార్చేశారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75 వేలను వారి స్వయం ఉపాధికి అందిస్తున్నారని, వైఎస్సార్ చేయూత ద్వారా 26 లక్షల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నే అని ఈరోజు గర్వంగా చెప్పగలనన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ చంద్రబాబు కొత్తనాటకాలు మొదలుపెట్టాడని వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు మంచి చేస్తున్నారో మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు గనుక మంచి చేసే ప్రభుత్వాన్నే ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుజన, మెప్మా పీడీ రాధమ్మ, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మెప్మా డీపీఎంయూలు వి.బాబు, జయరాం, హౌసింగ్ డీఈ శంకరప్ప, మెప్మా టీఎల్ఎం సునీత, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాలన్, వెంకటరత్నం రెడ్డి, కౌన్సిలర్లు దయానిధి, బీడీ భాస్కర్, గోపాల్‌రెడ్డి, మునికృష్ణారెడ్డి, భారతి, బిలాల్, మోహన్‌రాజ్, భూపాలన్ కోఆప్షన్ సభ్యులు, ఆనంద్‌కుమార్, ఎల్లప్పరెడ్డి, హమీద్, కృష్ణమూర్తి, యాకోబు, ఆర్పీలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

జగనన్న సురక్ష .. ఓ సేవాదీక్ష





సర్టిఫికెట్లు అందుకున్న వారితో మంత్రి ఆర్‌కే రోజా, సమావేశానికి హాజరైన జనం

- ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలు
- ఉచితంగా ధ్రువీకరణ పత్రాల జారీ
- కేవీపీఆర్‌పేట సచివాలయ పరిధిలో రూ.20.72 కోట్ల అభివృద్ధి
- మంత్రి ఆర్‌కే రోజా

నగరి: దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ పూర్తిస్థాయిలో మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో అర్హులందరికీ అండగా నిలిచే సేవాయజ్ఞాన్ని జగనన్న సురక్షతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని కేవీపీఆర్ పేటలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సచివాలయ పరిధిలో సురక్షలో నమోదు చేసుకున్న 217 ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, 219 మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు 9 మందికి, వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇద్దరికి, అడిషనల్, స్ప్లిటింగ్ 5, హౌస్‌హోల్డ్ స్ప్లిటింగ్ ఒకరికి, కొత్త బియ్యంకార్డు ఒకటి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఒకరికి, ఇలా సుమారు 455 మందికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ పరిధిలో సంక్షేమం అభివృద్ధికి రూ.20.72 కోట్లు వెచ్చించామన్నారు. 72 మందికి ఇళ్ల నిర్మాణానికి రూ.1.29 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. ఇదిగాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం త్వరలో గ్రామంలో నిర్వహిస్తామని ఇక్కడ తన దృష్టికి వచ్చిన సమస్యలను గడపగడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా నెరవేరుస్తామన్నారు. రెండుసార్లు ప్రజలు ఇచ్చిన ఆదరణతోనే నేడు మంత్రిగా ఉన్నానని ప్రజల పక్షాన నిలబడిన, తనను ప్రజలు మూడోసారి కూడా తప్పక ఆదరిస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్ బాలన్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ సచివాలయ కన్వీనర్ దయానిధి, కౌన్సిలర్లు గంగాధరం, బీడీ భాస్కర్, భూపాలన్, ఇంద్రయ్య, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణ, మున్సిపల్ డీఈ నరేష్, మెప్మా టీఎల్ఎం సునీత, మున్సిపల్ పార్టీ కన్వీనర్ బీఆర్వీ అయ్యప్పన్, కోఆప్షన్ సభ్యులు, ఆనంద్‌కుమార్, ఎల్లప్పరెడ్డి, హమీద్, సచివాలయ సిబ్బంది, వలంటీర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయపురంలో..

విజయపురం (నగరి): జగనన్న పాలన చూసిన మహిళలు తిరిగి ఆయనకే పట్టాభిషేకం కట్టడం ఖాయమని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. మండలంలోని కోసలనగరం సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, తహసీల్దార్ వెంకట్రాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నేడు ఉప ముఖ్యమంత్రి పర్యటన

వెదురుకుప్పం: మండలకేంద్రం వెదురుకుప్పం గ్రామ సచివాలయ పరిధిలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పర్యటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపా రు. వెదురుకుప్పం గ్రామ సచివాలయ పరిధిలోని తంగేళిమిట్ట, వెదురుకుప్పం, తూర్పు దళితవాడ, సీతారికండ్రిగ దళితవాడ గ్రామాల్లో జరిగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం ఇనాంకొత్తూరు పంచాయతీలో ఇదే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధితో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వాస్పత్రికి పరికరాల వితరణ

నగరి: స్థానిక ఓంశక్తి ఆలయంలో సోమవారం నిర్వహించిన ఆలయ 37వ వార్షికోత్సవం, 31వ గురుపాదోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఓంశక్తి ఆలయంలో అభిషేక అర్చనలు, 1008 పుష్పార్చనలు, పంచముఖ దీపారాధన నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చక్రాల కుర్చీలు, పరుపు దిండ్లు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్లు, చెవిటి వారికి వినికిడి పరికరాలు, దివ్యాంగులకు చేతికర్రలు అందజేశారు. మధ్యాహ్నం ఆలయంలో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రభావతి, హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, వైద్యులు జరీనా, కార్తికేయన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజశేఖర్, వైద్య సిబ్బంది ఆదిలక్ష్మి, ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



వైద్యులకు పరికరాలు అందిస్తున్న ఓంశక్తి ఆలయ నిర్వాహకులు

డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలి

పాలసముద్రం: డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు ఎదగాలని ఏపీఎం ఫరీద్ మస్తాన్ తెలిపారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సీసీ, సంఘమిత్ర, లీడర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యురాలు ఒకరికి రూ.1.50 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తోందని తెలిపారు. గతంలో ఒక సంఘ సభ్యురాలికి రూ.లక్ష వరకే లింకేజీ రుణం అందేదని, ఇప్పుడు రూ.1.50 లక్షలు ఇస్తున్నారని చెప్పారు. బ్యాంకుల్లో ఏడుసార్లు బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకుని సక్రమంగా కంతుల ప్రకారం పట్టిన ప్రతి గ్రూపు సభ్యురాలికి కూడా రూ.1.50 లక్షలు ఇస్తారన్నారు. అందువల్ల రుణాలు తీసుకున్న సంఘ సభ్యురాలు నగదును వృథా చేయకుండా ఆర్థికంగా ముందు ఎదిగే వాటిపై పెట్టుబడి పెట్టి ముందుకు ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి రుణాలు ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చిరంజీవి, లోకనాథం, సంఘమిత్ర మురగయ్య, మంజుల, శోభ, లీడర్లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఏపీఎం ఫరీద్ మస్తాన్

పవన్‌కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని


- గతంలో నీ తల్లిని లోకేష్ దూషిస్తే ఏమి చేశావు పవన్ ?
- ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం కాదు
- కొనసాగుతున్న వలంటీర్ల నిరసనలు



పుత్తూరులో నిరసన వ్యక్తం చేస్తున్న వలంటీర్లు


పుత్తూరు రూరల్: గతంలో మీ తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీని, లోకేష్‌ను వదిలిపెట్టనని శపథం చేసిన పవన్.. ఇప్పుడు వారిని క్షమించేశావా? అంటూ వలంటీర్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు. సోమవారం పుత్తూరు పట్టణంలోని అంబేడ్కర్ సచివాలయ పరిధిలోని వలంటీర్లు పవన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్యాకేజీ స్టార్ డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. పవన్‌కల్యాణ్ తక్షణం వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలంటూ నినదించారు. ఈ సందర్భంగా మహిళా వలంటీర్లు మాట్లాడుతూ మీ తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీని, లోకేష్‌ను క్షమించను అంటూ ప్రగల్భాలు పలికిన పవన్ నేడు చంద్రబాబు స్క్రిప్టును చదవడం ఆయన రాజకీయ అవినీతికి పరాకాష్ట అంటూ అభివర్ణించారు. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడుతున్న పవన్‌ను దిశా చట్టం కింద అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో దాక్కున్న పవన్ నిత్యం ప్రజాసేవకే అంకితమైన మా వలంటీర్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన ఘనత వలంటీర్లదని తెలిపారు. నేటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమకు బాధ్యతాయుతమైన ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేక, ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కల్యాణ్‌కు కేంద్ర వర్గాలు సమాచారం ఇచ్చాయంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. పవన్ తక్షణం వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆకాశంపై ఉమ్మితే..!



ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుతున్న సేవలను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే పవన్ పని చేస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబును గద్దెనెక్కించడానికే పవన్‌కల్యాణ్ చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే తాము ఇంతకన్నా గొప్పగా సేవ చేస్తామని ప్రజలకు తెలియజెప్పాలి. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టకుండా ఇలా ప్రభుత్వ సేవకుల మీద బురద చల్లడం అవివేకం. ఆకాశంపైకి ఉమ్మితే అది మన ముఖంపైనే పడుతుందని గ్రహించాలి. –కె.దుర్గాభవాని, వలంటీర్, అంబేడ్కర్ సర్కిల్, పుత్తూరు

వలంటీర్లలో 70 శాతం మహిళలే



ఏ వ్యవస్థలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడును చూపెట్టి చేతనైతే దానికి పరిష్కారం చూపించాలి. అలా కాకుండా వ్యవస్థనే తొలగించాలని మాట్లాడడం అవివేకం. అమ్మాయిలను అమ్మేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఆ వలంటీర్ల వ్యవస్థలో 70 శాతం మహిళలే ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. ఆధారం లేని ఆరోపణలు చేయడం సరికాదు.

–ఎం.పి.కుమారి, వలంటీర్, అంబేడ్కర్ సర్కిల్, పుత్తూరు